
ఆదిత్యాలయం ఎదుట పూలమొక్కల సోయగం

ఆదిత్యా నమోస్తుతే!

- ఘనంగా రథసప్తమి వేడుకలు
- రాత్రి వరకు కొనసాగిన భక్తుల రద్దీ

అరసవల్లి/శ్రీకాకుళం/శ్రీకాకుళం కల్చరల్/శ్రీకాకుళం రూరల్/శ్రీకాకుళం క్రైమ్/శ్రీకాకుళం పీఎన్ కాలనీ/ శ్రీకాకుళం అర్బన్/ శ్రీకాకుళం పాత బస్టాండ్/శ్రీకాకుళం న్యూకాలనీ: రథసప్తమి పర్వదినం సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి మంగళవారం రాత్రి 10 గంటల వరకు జరిగిన పవళింపు సేవ వరకు దర్శనాలు కొనసాగాయి. అనంతరం అర్చకులు సంప్రదాయంగా స్వామివారికి ఏకాంతసేవ, నీరాజనం నిర్వహించారు.

- ఉదయం 11 నుంచి 12 గంటలు సమయంలో ఎండతీవ్రత ఎక్కువ కావడంతో కొందరు భక్తులు క్యూలైన్లలోనే అవస్థలు పడి సొమ్మసిల్లారు. ఎండమేడిమి నుంచి ఉపశమనం కోసం టెంట్లు వేసినా రూ.300 దర్శనాలు ఎంట్రన్స్ నుంచి ఎటువంటి టెంట్లు లేకపోవడంతో అవస్థలు తప్పలేదు. అరసవల్లి ఆర్చి ఎంట్రన్స్‌లో సీఐ విజయ్‌కుమార్, మరికొంతమంది పోలీసు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు వినిపించాయి. ఎస్పీ మహేశ్వర రెడ్డి పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా 110 సీసీ కెమెరాల కదలికలను నిత్యం పరిశీలిస్తూ సిబ్బందికి పలు సూచనలు అందించారు. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా దాతల పాస్‌ల క్యూలైన్‌లో గందరగోళం ఏర్పడింది. ఉచితదర్శనం, రూ.100 టికెట్ క్యూలైన్ల మాత్రం భక్తులు సాఫీగా ముందుకు సాగారు.


అరసవల్లి ఆలయ ముఖద్వారం వద్ద రద్దీ


ఆదిత్యుని సన్నిధిలో జిల్లా జడ్జి సతీమణి


క్షీరాన్నం వండుతున్న భక్తురాలు

- సాయంత్రం 5 గంటల నుంచి భక్తులతో అరసవల్లి ప్రాంగణం కిక్కిరిసింది. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, పాఠశాలల పనివేళలు ముగిసిన తర్వాత అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో పాటు దినసరి కూలీలు రావడంతో సాయంత్రం నుంచి విపరీతంగా రద్దీ నెలకొంది. ఈ సందర్భంలో పలువురు దివ్యాంగులు అవస్థలు పడుతూ కనిపించారు.
- రథసప్తమి సందర్భంగా ఆదిత్యుని దర్శనానికి వచ్చిన దివ్యాంగులు, వృద్ధులకు రెడ్‌క్రాస్ సేవలందించింది. సింహ ద్వారం నుంచి ఆలయం లోపల వరకు వీల్ చైర్‌లో కూర్చోబెట్టి దర్శనం చేయించారు.
- ప్రజల్లో ఆధ్యాత్మికత, సనాతన ధర్మాన్ని పెంచేందుకే రథసప్తమి పండగను రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నట్లు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆదిత్యుని దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.


పోలీసులకు సూచనలిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి


మంగళవారం రాత్రి భక్తుల రద్దీ


చెప్పల కోసం మహిళల పాట్లు


సాయంత్రం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు


జి.సిగడాం: ఎందువ గ్రామంలో సూర్యజయంతి వేడుకలు


వీల్‌చైర్‌లో వృద్ధుడిని తీసుకెళ్తున్న సిబ్బంది


దివ్యాంగులను వీల్‌చైర్‌పై తీసుకెళ్తున్న రెడ్‌క్రాస్ వలంటీర్లు


ఆదిత్యుని సన్నిధిలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు


క్యూ లైన్‌లో భక్తుల రద్దీ

భక్తుల సేవలో స్వచ్ఛంద సేవకులు


లయన్స్‌క్లబ్ హర్షవల్లి ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, స్నాక్స్ పంపిణీ


జిల్లా మాజీ సైనికుల సంక్షేమ జేఏసీ ఆధ్వర్యంలో చక్కెర పొంగలి వితరణ


క్రెడాయ్ అండ్ జిల్లా లైసెన్స్‌డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ


లయన్స్‌క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో మెగా వైద్యశిబిరం


ఎస్ఆర్ షాపింగ్‌మాల్ ఆధ్వర్యంలో పులిహోర, చక్కెర పొంగలి పంపిణీ


ఉషాకిరణ్ ట్రేడర్స్ అధినేత పెద్దిన కాళిదాస్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ


శ్రీసత్యసాయి సేవా సంస్థలు ఆధ్వర్యంలో పాదరక్షలు, బ్యాగ్ కౌంటర్


ఎస్ఎస్ జ్యూయలర్స్ ఆధ్వర్యంలో వృద్ధులు, మహిళలకు వాహన సేవ


ఆర్‌కే స్టోర్ ఆధ్వర్యంలో 30 వేల మందికి వెజ్ బిర్యానీ వితరణ


ధర్మశాస్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం


ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సూర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ


భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తూ..


ఆదిత్య వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో..


నారాయణ సెర్చ్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ

రథసప్తమి పర్వదినం సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు మంగళవారం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. పులిహోర, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు, చక్కెర పొంగలి, ఉసిరికాయలు, బిస్కెట్ ప్యాకెట్లు, బిరియానీ, అన్నప్రసాద వితరణతో పాటు రక్తదాన శిరాలు, ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తమవంతు పాత్రను విజయవంతంగా నిర్వహించి భక్తుల మన్ననలు పొందారు.

– శ్రీకాకుళం అర్బన్

క్లుప్తంగా

మార్చిలో తోటపాలెం పండగ


సమావేశమైన గ్రామపెద్దలు, యువకులు

ఎచ్చెర్ల క్యాంపస్: తోటపాలెంలో ఐదేళ్లకోసారి నిర్వహించే గ్రామదేవత ఉత్సవాలు ఈ ఏడాది మార్చిలో నిర్వహించాలని గ్రామపెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం గ్రామపెద్దలు రామాలయంలో సమావేశమయ్యారు. కొత్తమ్మ తల్లి, నీలమ్మ తల్లి, అసిరితల్లి ఉత్సవాలు ఫిబ్రవరి 19న ప్రారంభమవుతాయని, మార్చి 11న ప్రధాన పండగ నిర్వహించనున్నామని మాజీ ఎంపీటీసీ గూరు జగపతి బాబు తెలిపారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

సీఐ భాస్కరరావుకు ప్రెజెంటేషన్ అధికారిగా బాధ్యతలు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రణస్థలం మండలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై 2019 జూలై 31న ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి చేయగా.. సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్న ఎస్.రాజేశ్వరరావు, సిబ్బంది పి.జయ, ఎస్.రాజీవ్, బి.హరికృష్ణ, ఎ.సంతోషిలపై ఆ సమయంలో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఎంక్వైరి అధికారికి పూర్తి వివరాలు తెలియజేసే ప్రెజెంటేషన్ అధికారిగా ప్రస్తుతం ఏసీబీ సీఐగా ఉన్న భాస్కరరావుకు బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో పనిచేసిన హరికృష్ణ బదిలీపై వెళ్లడంతో ఈ బాధ్యత అప్పగించినట్లు పేర్కొన్నారు.

నామినేషన్‌కు తరలిరండి


మాట్లాడుతున్న జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గిరిధర్

శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలు ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు బలపరుస్తున్న ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి కోరెడ్ల విజయ గౌరీ నామినేషన్ కార్యక్రమానికి తరలిరావాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు గొంటి గిరిధర్, బమ్మిడి శ్రీరామమూర్తి పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీకాకుళం యూటీఎఫ్ భవనంలో అధ్యాపక, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిధర్ మాట్లాడుతూ ఈ నెల 6న ఉదయం పది గంటలకు విశాఖపట్నం జగదాంబ సెంటర్, సరస్వతి పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరి 11 గంటలకు కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లాలని, అక్కడ జరిగే నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు బి.ధనలక్ష్మి, కోశాధికారి బి.రవికుమార్, సి.సూర్యప్రకాష్, కె.శ్రీనివాసరావు, ఎస్ కుమార్, వాసుదేవరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల్లో సూర్యజయంతి పూజలు

శ్రీకాకుళం కల్చరల్ : పట్టణంలోని పీఎన్.కాలనీ వరసిద్ధి వినాయక పంచాయతన దేవాలయంలో మంగళవారం సూర్యజయంతి సందర్భంగా సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


పీఎన్ కాలనీలో ఆదిత్యునికి ప్రత్యేక అలంకరణ

ఆలయ ధర్మకర్త పి.జగన్మోహనరావు ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు జరిగాయి. రక్తచందనం, అష్టగంధ మిశ్రమంతో అభిషేకాలు, జలాలతో త్రిచసౌర అరుణ పూర్వక అభిషేకాలు జరిగాయి. ద్వాదశ మాసాధిపతి ఆదిత్యునికి తెల్లజిల్లేడు ఆకులు, పూలతో అర్చనలు చేశారు. అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించారు.

- బలగలోని హరేరామ మందిరం ఆధ్వర్యంలో రథసప్తమి పూజలు ఘనంగా నిర్వహించారు. మహిళలంతా ఒకేచోట చేరి పిడకల పొయ్యిపై పాలు పొంగించారు. అనంతరం సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.


పూజలు చేస్తున్న భక్తులు

9న బ్యాడ్మింటన్ మాస్టర్స్ క్రీడాకారుల ఎంపికలు

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 9న నిర్వహిస్తున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కిల్లంశెట్టి సాగర్, ప్రధాన కార్యదర్శి మెట్ట అశోక్‌కుమార్ మంగళవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కాలనీలో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియం వేదికగా ఎంపికలు జరుగుతాయని చెప్పారు. పురుషులు, మహిళలు, 40, 45, 50, 55, 60, 65, 70+ ఏజ్ గ్రూప్‌లలో సింగిల్స్, డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయని వివరించారు. 9440255255, 8328514385 నంబర్లను సంప్రదించి ఈ నెల 8లోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

భక్తిశ్రద్ధలతో సూర్యనమస్కారాలు



శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని విశాఖ-బి కాలనీ షిరిడీసాయి మందిరంలో మంగళవారం సుమారు 200 మంది సామూహిక సూర్యనమస్కారాలు చేశారు. కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్టు, వాకర్స్ ఇంటర్నేషనల్-102 గవర్నర్ కొంక్యాన మురళీధర్, షిరిడీసాయి యోగా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 108 సూర్యనమస్కారాలు నిర్వహించారు. కార్యక్రమం డాక్టర్ మధు విలేకరి, ట్రస్ట్ డైరెక్టర్ కె.వేణుగోపాల్, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, బొడ్డేపల్లి సురేష్, డాక్టర్ హర్షవల్లి, రిటైర్డ్ జడ్జి పి.జగన్నాథరావు, వివేకానంద, సుగంధం సంజీవరావు, రామారావు, మావూరు నాగేశ్వరరావు, మురళీకృష్ణ, తంగి స్వాతి పాల్గొన్నారు.

7 నుంచి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు


మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులతో సంఘ ప్రతినిధులు

శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లోజిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించాలని జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డేపల్లి నారాయణరావు, ప్రధాన కార్యదర్శి పాలకొండ అప్పారావు, కార్య నిర్వాహక కార్యదర్శి చల్లా జగదీష్ కోరారు. ఈ నెల 7 నుంచి 9 వరకు ఏపీ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయి. ఇందులో పాల్గొనే క్రీడాకారులకు ట్రాక్‌షూల పంపిణీ మంగళవారం శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగింది. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రపోటీలు 35 ఏళ్ల నుంచి 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90ప్లస్ విభాగాల్లో జరుగుతాయని వివరించారు. వెటరన్ క్రీడాకారులకు రన్స్, త్రోస్, జంప్స్ వంటి అథ్లెటిక్స్ జరుగుతాయని చెప్పారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 6న విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9989510539, 9440257020 నంబర్లను సంప్రదించాలన్నారు.